Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 89

(Apr. 4, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 89

(Apr. 4, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 4-4-47 శుక్రవారం [సంచిక 89

అజాద్ హింద్‌ఫౌజు

ఖైదీలను ఫెడరల్‌కోర్టులో విచారణచేస్తారు

ఢిల్లీ, ఏప్రియల్ 3

[illegible] కేంద్రశాసనసభలో ఖాన్ అబ్దుల్ గనీఖాన్ అజాద్ హింద్‌ఫౌజు ఖైదీలను విడిచిపెట్టాలని తెచ్చిన తీర్మానంపై పండితనెహ్రూ మాట్లాడుతూ, అజాద్‌హింద్‌ఫౌజు ఖైదీలను ఫెడరల్‌కోర్టు జడ్జీలముందు పెట్టడానికి ఇండియాప్రభుత్వం నిర్ణయించినదని తెలియజేశారు.

అఖిలభారత కిసాన్ మహాసభ

సికింద్రాబాదు, ఏప్రిల్ 3

ఈ సంవత్సరం అఖిలభారత కిసాన్ మహాసభ ఆదిలాబాద్ జిల్లాలో సికింద్రాబాద్‌లో [illegible] 20 వ తేదీన జరుగుతుందని అఖిలభారత కిసాన్‌సభ సంయుక్త కార్యదర్శి ప్రకటిస్తున్నారు.

పండిత కార్యానందశర్మ అధ్యక్షత వహిస్తారు.

ఐక్య స్వతంత్ర ఆశియా నిర్మించాలి

ఆశియా ప్రతినిధుల దృఢనిశ్చయం

అఖిలాశియా సంస్థ ఏర్పాటు

•••

డాక్టర్ షారీర్, గాంధీజీ, నెహ్రూ ఉజ్వల సందేశాలు

నూతన యుగోదయంలో సరోజినీదేవి మేలుకొలుపు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2

నేటిరాత్రితో అఖిలాశియా మహాసభ పదిరోజుల సమావేశం ఆఖరు అయింది. తాత్కాలిక ఆశియాసమితి ఏర్పడింది. ప్రతి ఆశియాదేశంనుండి ఇద్దరు చొప్పున ఈ సమితిలో ప్రతినిధులుంటారు. ఈ సమితికి పండిత నెహ్రూ అధ్యక్షుడు. వచ్చే మహాసభ రెండేళ్ళ తర్వాత చైనాలో జరుగుతుంది.

డాక్టర్‌షారీర్, గాంధీజీ, నెహ్రూగార్లు నేటి సభలో ఉపన్యసించారు.

నేటి సమావేశానికి సరోజినీదేవి అధ్యక్షత వహించింది. కొత్తగావచ్చిన ఫిలిప్పైన్సు [illegible] మంగోలియా, కొరియా ప్రతినిధుల ప్రారంభంతో అభినందనా లర్పించారు.

షారీర్ ప్రసంగం

ఇండొనీషియా ప్రధాని డాక్టర్ సుల్తాన్ షారీర్ ఇలా ఉపన్యసించారు:

"నాకూ, మా దేశానికి చూపిన సద్భావానికి భారతదేశానికి వందనాలు. ప్రపంచంలో నేడు ప్రతిచోటా తీవ్రమైన మార్పులు జరుగుతున్నవి. అయినప్పటికి కార్యాచరణకిది తగిన సమయం. మనం ప్రారంభించే కార్యప్రణాళికలు, విధానాలు ఇతరదేశ ప్రజలకు వెగటుకల్గించరాదు. అంతేకాక ప్రపంచ ప్రజలమధ్య ఐక్యతను పెంపొందించేవిగా ఉండాలి.

ఆశియా ఏకభావం

"ఈ సమావేశాన్ని జయప్రదం చేయడంలో ఆశియా ప్రజలమధ్యనున్న ఏకత్వం కారణం. ఈ ఆశియాభావం సక్రమమార్గాన్ని దాటిపోకుండా చూడాలి. ఇలా జేసినట్టయితే ఆశియాఐక్యత, ప్రపంచైక్యత సాధ్యమవుతుంది. ఈసభ లక్ష్యంను అమలు జరిపేందుకై ఇక్కడ సమావేశమైన ప్రతినిధులు తమతమ దేశాలలో ప్రయత్నించాలి"

ఇండొనీషియా స్వతంత్ర పోరాటాన్ని బలపరచిన దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి షారీర్ కృతజ్ఞతను వెల్లడించారు.

గాంధీజీ ప్రసంగం

తర్వాత గాంధీజీ ఇలా ఉపన్యసించారు:

"మీరు చూచిన భారతదేశం నిజమైన భారతదేశంకాదు. నిజమైన భారతదేశం గ్రామాలలో ఉన్నది. అక్కడే 38 కోట్ల ప్రజలున్నారు.

"మీరు కొన్నిగ్రామాలను చూచినట్టయితే అక్కడ అధ్వాన్నస్థితిలో, కళావిహీనమైన కళ్ళతో ఉన్న ప్రజలు కనిపిస్తారు. కాని ఆ నిరాడంబరమైన పూరిళ్ళలో వినయపూర్ణులైన అప్పు [illegible] న్నారు.

"చిరకాలంనుండి ప్రాచ్యదేశాలే పశ్చిమదేశాలకు బుద్ధిని ప్రసాదించాయి. ప్రతి ప్రవక్తా ఈ ప్రాంతంవాడే. ఆశియాప్రేమ, సత్యసందేశాన్ని, మీరు ప్రపంచానికందించాలి. పశ్చిమవాత్యాలివాడు ఆటంబాంబు తయారుచేస్తున్నాడు. ఈ అటంబాంబు నిర్మాణం కేవలం పశ్చిమానికేకాక ప్రపంచానికే వినాశహేతువు కాగలదు. అలాంటి విధ్వంసనం రాకూడదు

"ప్రజాతంత్రం, దరిద్ర ప్రజాచైతన్యం పొంగి పొరలుతున్న ఈ యుగంలో మీరు ఏక ప్రపంచలక్ష్యాన్ని ప్రచారంచెయ్యాలి."

వీట్నాం అధ్యక్షుని సందేశం

తర్వాత వీట్నాం రిపబ్లిక్ అధ్యక్షుడు హోచి మిన్ సందేశాన్ని చదివారు. తాను రాలేకపోయినా సభ జయప్రదం కావాలని కోరారు. తమదేశాన్ని మిగత ఆశియా దేశాలు బలపరిచినందుకు అభినందించాడు.

నెహ్రూ ప్రసంగం

పండిత నెహ్రూ ఇలా ఉపన్యసించాడు:

"మనసభ సమాప్తమైనది కాని మన కార్యక్రమ మిప్పుడే ప్రారంభమయింది. కౌన్సిల్ నిర్మాణం జరిగింది. అందుకు నన్ను అధ్యక్షుని చేసి నాపై పెద్దభారం వేశారు. ఈ నిర్మాణాన్ని మనం చక్కగా పెంపొందించాలి.

మిత్రరాజ్యసమితిని బలపరచాలి

"శాస్త్రీయ విజ్ఞానమెంతో అభివృద్ధి చెందింది. ఇందుమూలంగా ప్రపంచమెంతో సుఖసౌభాగ్యాలకు నిలయంగాచేయ వీలుండగా ఒకరిపై నొకరు పెత్తనం సాగించేందుకు యుద్ధాలకుదిగడం విచారకరం. మనం మిత్రరాజ్య సమితిని బలపరుస్తున్నాము. అందులో శాంత్యాశ కనబడుతున్నది. ఆ సమితి విభిన్నశక్తుల నెదుర్కొని ప్రపంచ సహకారానికి పనిచేస్తుందని ఆశిస్తున్నాను.

"మనం ముందు ఆశియా కేవలం సామ్రాజ్యవాదుల వివాదరంగస్థలం మాత్రమే కాదని రుజువుచెయ్యాలి. సామ్రాజ్యవాదులకు మార్కెట్టుకాక ఆశియాలో యోగ్యమానవ సంఘమున్నదని తెలియజెయ్యాలి.

"ఉజ్వలభవిష్యత్తు మన ముందున్నది. మనమిప్పుడొక పరివర్తనదశలో ఉన్నాము. అయినప్పటికి ఈసభ ప్రపంచ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమని మీరందరూ అంగీకరిస్తారు. యూరోపు ఇంతవరకు సభ్యతకు రంగస్థలంగా ఉన్నది. ఆస్థానమిప్పుడు అమెరికా ఆశియాలవేపు మారుతున్నది. మన మిప్పుడు కేవలం సంకుచిత జాతీయ దృష్టితోకాక పెద్ద సమస్యలను ఎదుర్కోవలసిఉన్నది.

భారతసమస్య దరిద్రసమస్య

"మీరిప్పుడు నిజమైన భారతదేశం చూడలేదు. భారత సమస్య కేవలం దరిద్రసమస్య ఆదరిద్రాన్ని పోగొట్టగానే ఇంకేదీప్రయోజనం లేదు. స్వతంత్రానికేదైనా అర్థమేఉంటే ఈ దరిద్ర నిర్మూలనం జరగాలి.

"ఈ దరిద్రసమస్య అందరికీ సమానమైనదే. ప్రజలజీవిత స్థాయిని పెంపొందించేందుకు మనం పనిచెయ్యాలి. ఇందులో వివిధ దేశాల అనుభవాలను పరస్పరం చర్చించుకొనేందుకు ఆశియా సమితి పనిచేస్తుందని ఆశిస్తున్నాను.

విద్యాపరిషత్తు నిర్మాణం

"అన్ని దేశాలవారు వివిధ సమస్యా పరిశీలనకు పరిశోధనాలయాలను స్థాపించాలని ఆశియా సమితి సిఫారసు చేసింది. ఈ సిఫారసును అమలుజరుపవలసిన బాధ్యత మీది. మేము ఢిల్లీలో అలాంటి విద్యాపరిషత్తు నొకదానిని స్థాపించదలచాము.

"భారతదేశంలో చాల తగాదాలున్నవి. అలాంటి తగాదాలులేని దేశం లేదు. కాని వీనికి మేము బెదిరిపోవడంలేదు. వీనిని మేము దాటగలం. నేడు ప్రపంచమంతా మారుతున్నది. సామ్రాజ్యాలు నాశనమైపోతున్నాయి. భూమి కదలిపోతున్నది. బాధలులేకుండా స్వతంత్రోదయం కాదు. ఆ బాధలను యెదుర్కొనక తప్పదు."

సరోజినీదేవి అంత్యోపన్యాసం

తర్వాత సరోజినీదేవి సభను ముగిస్తూ ఇలా ఉపన్యసించింది:

"పరస్పర సద్భావం, పరస్పరమైత్రి, సహకారం, స్వతంత్ర ఐక్య ఆశియా కావాలన్న వాంఛ ప్రతి ప్రతినిధి మాటలోనూ ప్రతిధ్వనించింది. ఈ పాత హిందూ సామ్రాజ్య స్థానంలో నేడు మనం సోదరరాజ్య సమాఖ్యను నిర్మించాము. ఇందులో అందరూ సమానులే. అందరికీ స్వతంత్రముంది. మనం ప్రపంచానికి సందేశమిచ్చే ముందు మనల మనం అర్థంచేసుకోవాలి.

స్వతంత్ర దీపికను వెలిగించాలి

"ఇన్నిరోజులు మనం సంకుచిత దృష్టితో ప్రవర్తించాము. నేడు నూతన చైతన్యం రేకెత్తుతున్నది. మనమెన్నో బాధలుపడి, పుటంపెట్టిన బంగారులా తయారయ్యాము. ప్రపంచ జ్ఞానజ్యోతిని వెలిగించడం భారతదేశ కర్తవ్యమనే సంగతిని గుర్తించే మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారు. తిరిగి వచ్చే సమావేశానికి మనమందరం చైనాకు వెళతాము. నేడు మనం నిర్మించినసంస్థ ప్రపంచంలో స్వతంత్ర సోదర భావాలకు మార్గదర్శి కాగలదు.

"గాంధీజీ మనకొక సందేశమిచ్చారు. ఆ ప్రేమ సందేశాన్ని, స్వతంత్ర సందేశాన్ని మీరు మీ దేశాలకు కొనిపోవాలని కోరుతున్నాను. భారతదేశంలో క్రమ్మిన చీకటి విడిపోతున్నది ఇన్నాళ్ళు మన ప్రాణం బానిసతనమే అనుకునేవారం. అరోజులు నేడు గతించాయి. రేపటి ఉషోదయంలో ఆ దాస్యభావానికి స్థానంలేదు.

"సోదరీ సోదరులారా! మనందరం ఆ నూతన యుగోదయంవైపు కదులుదాం పదండి."

అఖిలాశియాసంస్థ

ఆశియా సమితినిగూర్చి ఈ క్రిందితీర్మానాన్ని ఆమోదించారు.

"ప్రపంచశాంతి శాశ్వతంగా ఉండాలంటే ఆశియా ప్రజలు స్వతంత్రంతో సంబద్ధమై ఉండాలని విశ్వసిస్తున్నాము. ఈసభలో ఏర్పడినమైత్రి చిరస్థాయిగా ఉండేందుకు అఖిలాశియాసమితిని ఏర్పరచాలని ఏకగ్రీవంగా నిర్ణయిస్తున్నాము. ఆ సమితి ఆశయాలివి:

(1) ఆశియా సమస్యలను, సంబంధాలను అర్థం చేసుకునేందుకు, పరిశీలించేందుకు పని చేయాలి.

(2) ఆశియా ప్రజలు పరస్పరంగాను, ఇతర ప్రపంచంతోను మైత్రితో, సహకారంతో ప్రవర్తించేట్లు చేయాలి.

(3) ఆశియా ప్రజల సుఖసౌభాగ్యాలను, అభివృద్ధిని పెంపొందించాలి.

"ఈ వుద్దేశంతో ఒక తాత్కాలికసమితిని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కౌన్సిల్ ఒక అధ్యక్షుని, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవాలి. సభ జరిగిన దేశంవారొకరు, వచ్చే సమావేశం జరుగనున్న దేశంవారొకరు కార్యదర్శులుగా వుంటారు.

"ఈ అఖిలాశియా సంస్థకు అనుబంధంగా ప్రతిదేశంలోను ఒక సంఘం ఏర్పడుతుంది. ఈ సంఘాలు ప్రభుత్వానికి సంబంధం లేనివిగా వుంటాయి. వీనికి ఏపార్టీ సంబంధం ఉండదు రాజకీయ ప్రచారం చేయవు. అలాంటి సంఘ నిర్మాణానికి ప్రతినిధులు వారివారి దేశాలలో పని చేయాలి.

"సమితి కార్యక్రమాన్ని అలాంటి దేశసంఘాలు ఏర్పడేవరకు ప్రతినిధులే నిర్వర్తిస్తారు. ఉన్నచోట్ల ఆ సంఘాలే పని చేస్తాయి. ఈసమితి నియమావళినొకదానిని తయారుచేసి అది వచ్చేసమావేశంలో ప్రవేశపెడుతుంది."

సమితి సమావేశం

తాత్కాలిక సమితి ఒక్కొక్క దేశంనుండి ఇద్దరు ప్రతినిధులతో ఏర్పడింది. ఆ సమితి సమావేశమై నెహ్రూను అధ్యక్షునిగా ఎన్నుకొన్నది. బి. శివరావ్, హాన్ లివూ (చైనా)లు కార్యదర్శులుగా ఎన్నుకోబడినారు. నియమావళి ఉపసంఘాన్ని నియమించారు. ప్రతిదేశంలోను ఒక ఆశియా విద్యాపరిషత్తును ఏర్పరచాలని తీర్మానించారు.

డాక్టరు సుల్తాన్ షారీర్

విచారణలోవున్న ఖైదీలకు ప్రత్యేకతరగతి నివ్వనిర్ణయించారు

జైలు అధికారులకు మద్రాస్ ప్రభుత్వపు ఆజ్ఞలు

మద్రాస్, ఏప్రిల్ 2

కేసులలో వుండి విచారణ జరుగుతున్న కమ్యూనిస్టు ఖైదీలందరికు ప్రత్యేక తరగతి సౌకర్యాల నివ్వాలని మద్రాసుప్రభుత్వం జైలు అధికారులకు ఆజ్ఞలు పంపింది.

రాజకీయఖైదీలయిన డిటెన్యూలకు మద్రాసుప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న సౌకర్యాలే వీరికి ఇస్తారన్నమాట.

జైళ్ళలో కొరడాశిక్షలరద్దు

జైళ్ళలో చేసిన నేరాలకు, ముఖ్యంగా నిరశనవ్రతంచేస్తే కొరడాదెబ్బలశిక్ష విధించే పద్ధతిని రద్దుచేయడానికి మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది.

కన్ననూరు జైలులో నిరశనవ్రతం

మద్రాసు, ఏప్రిల్ 1

మూడు ఏళ్ళ క్రితం మార్చి 29 న ఉరితియ్యబడిన కయ్యూరు కామ్రేడ్సు యొక్క సంతాప సూచకంగా కన్ననూరు జైలులో వున్న 14 గురు డిటెన్యూలు శనివారంనాడు ఉపవాసం చేశారు. జైలులో ఖైదీలందరూ ఆహారాలను అసంతృప్తి తెలుపుతూ మరునాడు (ఆదివార) ఖైదీలందరూ ఇంచుమించు 500 మంది ఒకరోజు నిరశనవ్రతం చేశారు.

ఆ సందర్భంలో కామ్రేడ్ పిల్లనమర్రి జైళ్ళశాఖా మంత్రి కె. మాధవమీనన్‌గారిని కలుసుకొని మాట్లాడారు. ఆ విషయం తెలుసుకొంటాననీ, ఏప్రిల్ 5 న కన్ననూరు వెళ్ళి జైలు చూస్తానని మంత్రి చెప్పారు.

డిటెన్యూలతో మంత్రుల ఇంటర్వ్యూ

వెల్లూరు, ఏప్రియల్ 2

జైళ్ళమంత్రి కె. మాధవమీనన్, ఆహారమంత్రి డాక్టరు రాజన్ యివ్వాళ వెల్లూరు సెంట్రల్‌జైలు దర్శించారు.

మంత్రులు జైలుకు రావడం ముఖ్యంగా ఆర్డినెన్సుక్రింద అరెస్టుకాబడిన కమ్యూనిస్టు డిటెన్యూలతో మాట్లాడటానికని తెలుస్తూ ఉంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఏప్రియల్ 4 : శుక్రవారం

స్వతంత్ర భారతిలో ఆంధ్ర ప్రజారాజ్యం

ప్రత్యేకాంధ్రమహాసభ కర్తవ్యం

ఇవి 40 కోట్ల భారతప్రజల భవిష్యత్తు నిర్ణయింపబడనున్న రోజులు. మూడుకోట్ల ఆంధ్రజాతి స్వతంత్ర భారత సామ్రాజ్యంలో తమ స్థానం ఏమిటో స్పష్టంగా తేల్చుకోవలసిన రోజులు.

అలాంటి ముఖ్యసమయంలో ఏప్రియల్ 4, 5 తేదీలలో మద్రాసులో ప్రత్యేక ఆంధ్ర మహాసభ సమావేశం కాబోతుంది. విశాల దృష్టితో ఆంధ్ర ప్రజాభ్యుదయానికి మార్గాన్ని సూచించవలసివుంది.

మూడుయేండ్లకు పూర్వం నైజాం నవాబు ఆంధ్రదేశంలోని ఉత్తర సర్కారులను రాయలసీమను బ్రిటిషు సామ్రాజ్యవాదులకు ధారాదత్తం చేశాడు. నాటినుండి ఆంధ్ర ప్రజలు 2 కోట్లమంది బ్రిటిషువాళ్ళచేత దోపకోబడుతూ దాసిపత్యం అనుభవించు...

స్వతంత్ర భారత యూనియన్‌లో విశాలాంధ్ర ప్రజారాజ్యం కావాలి

బోనసులు ఇవ్వడంలో కాలహరణం

గన్నవరం, మార్చి 29

ధాన్యం బోనసు అప్లికేషన్లగడువు నవంబరు 16 తారీఖువరకు నిర్ణయించబడింది. ప్రభుత్వ నిర్ణయప్రకారం రైతులు 16 తారీఖు వరకు అప్లికేషన్లు పంపుకున్నారు. ధాన్యం అందించేగడువు నవంబరు 30 వరకు నిర్ణయించబడినందున యీ తక్కువ కాలంలో ధాన్యం అందించుటకు రైతులు ఎక్కువకూలి అయినప్పటికి లెక్కచేయక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రజలకు ఆహారం అందించినారు. యీ సందర్భములో ప్రభుత్వం రైతులకు బోనసు యిప్పటివరకూ యివ్వకుండా కాలహరణంచేసి ఆఫీసర్లు ఏవో కుంటిసాకులు చెప్పుతూ బోనసు ఎగవేయుటకు ప్రయత్నించుచున్నారు. యీ విషయంలో యింతవరకు బూతుమిల్లిపాడు, అల్లాపురం, అప్పారావుపేట మొదలగు గ్రామ రైతులు గన్నవరం టి. యస్. ఓ గారి ఆఫీసుచుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం రైతులకు బోనసు వెంటనే యివ్వాలని గన్నవరం తాలూకా రైతుసంఘ సహాయ కార్యదర్శి శాస్త్రి వీరరాఘవయ్యగారు వ్రాస్తున్నారు.

ప్రకటన

నిమ్నజాతులకు రేషన్ షాపులు

...

చందపర్రు జమీందారు దౌష్ట్యం

రైతులపై రౌడీల ప్రయోగం

పాలకొల్లు, మార్చి 25

పెద్దవ్యాపారి, మిల్లుయజమాని, కాంగ్రెసువాదిగా చలామణి అవుతున్న అద్దేపల్లి సత్యనారాయణ జమీందారు 22-3-47 శనివారం పట్టపగలు 8 గంటలకు చందపర్రు గ్రామ రైతులు, తీరు పాలకొల్లుసంతకు సరుకులు కొనుటకై వస్తే, 60 మంది నాటీలకు డ్రాగ పోయించి కొట్టించాడు. మొత్తం 30 మందికి దెబ్బలు తగిలాయి. నక్కా బసవర్పయ్య అనువారికి చాలా ప్రమాదమైన గాయాలు...

ఒకటి వుంది. ఇదివరలో వలాది నాగభూషణంగారు పుచ్చకాయలస్వామి స్థలంలో చెర్వు త్రవ్వించి ప్రజలకు యిచ్చారు. ఆ రైతుకు వేరే స్థలం చూపెట్టారు. 60 సంవత్సరములనుండి ఆ చెర్వుని పుపయోగించుకొంటున్నారు ప్రజలు. అది యివ్వను తనదంటాడు జమీందారు. చెర్వులో దూడలు దిగకుండా చెర్వుచుట్టూ కంచెవేస్తే దానిని తన మనుష్యులచేత పీకించాడు.

గ్రామంలోనున్న పాయఖానాస్థలం ప్రజలు...

అట్లప్రగడ అరెస్టులు

కరణం, సముద్దారుల కుట్ర

తిరువూరు, మార్చి 29

తిరువూరుతాలూకా రైతుసంఘ అధ్యక్షుడు మంతెం వీరభద్రరావుగారిలా వ్రాస్తున్నారు :

పింగళి రాధాకృష్ణయ్య (కంభంపాడు కరణం) ఒకప్పుడు, కోయూరు, అట్లప్రగడ, కంభంపాడు గ్రామాలకు సముద్దారుగా పనిచేశాడు. గోకరాజుపాలెం నుండి వట్టిచేతులతో వచ్చి రైతుల్ని హింసించి లక్షలకొలది సంపాదించాడు. నైజాం దేశముఖులాగా కొంత రౌడీలనుగూడ చేరబట్టి చుట్టప్రక్కల గ్రామాలమీద దాడిచేయించి ప్రజలను లొంగదీయటం ఆయనవృత్తి.

కొంతకాలంక్రితం, కాట్రగడ్డ రంగయ్య...

మతద్వేషాన్ని రెచ్చగొట్టే వ్రాతలు !

కొత్త వైస్రాయి: 'జన్మభూమి' ప్రార్థన

...

ఏలూరు జూట్ కార్మికుల సమ్మెను కాంగ్రెసు ప్రభుత్వం పరిష్కరించాలి

రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రకటన

ఏలూరు, ఏప్రిల్ 1

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఈ క్రింది ప్రకటన చేస్తోంది :

900 మంది ఏలూరు జ్యూట్‌మిల్లు కార్మికులు జీతాలు, కరువుభత్యం హెచ్చింపుల కొరకు మార్చి 3 నుండి సమ్మెచేస్తున్నారు. దగ్గర యిస్తున్న 11 రూపాయల కరువు భత్యం కాక యింకొక 4-8-0 ఇవ్వడానికి జిల్లా కలెక్టరు ఎదుట అంగీకరించిన యజమానులు, ప్రభుత్వం ఆర్బిట్రేటరును నియమించబోతున్నదనే విషయాన్ని లేబరు కమీషనర్ నుంచి తెలుసుకోగానే, సమాధానానికి కట్టుబడియుండక నిరాకరించారు. దీనికి తోడు, మూడు సంవత్సరాల వరకు యూనియన్ సభ్యులుగా చేరకుండా వుంటామని వ్రాసిస్తే, పరిష్కారానికి సిద్ధమేనంటూ యూనియన్‌ను నాశనం చేయచూస్తున్నారు.

జిల్లా కలెక్టరు తన అధికారాన్ని యజమానులపై వుపయోగించి, కార్మికులతో సమాధానం కుదుర్చుకొనేట్టుగా వత్తిడిచేయవలసింది పోయి...

కార్మికశక్తిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేకపోయింది. కార్మికుల పరిస్థితులను విచారించి రిపోర్టు ప్రకటించవలసినదిగా రావుబహద్దర్ యు. రామప్పగారిని నియమించింది. కార్మిక సంఘాలన్నిటికీ ముందుగా తన కార్యక్రమాన్ని తెలియజేయవలసిన బాధ్యత వుండగా, రామప్పగారు హఠాత్తుగా 29-3-47 తేదీన వచ్చి వెళ్ళిపోయారు.

అసలు విచారణ కర్తలను వేసేటప్పుడు సమస్యలు సమగ్రంగా తెలిసినవారినే వేయాలి. ఎవరో రిటైర్డు జడ్జీలనువేస్తే వారు ఏమిచేయగలరు? అదీగాక వారు వచ్చేముందుగా కార్మిక సంఘాలకు తెలియచేస్తే అవితగిన సాక్ష్యాన్ని సేకరించి కమిటీకి సహాయపడతాయి. ఇట్లా జరగకపోతే కమిటీకి వాస్తవిక పరిస్థితులు తెలియవు. విచారణ తతంగంగానే వుండిపోతుంది.

విచారణకర్త ప్రధాన కార్మిక కేంద్రాలకు వెళ్ళి కార్మికసంఘాలతో సంప్రదించాలి, ఫ్యాక్టరీలు, కార్మికుల యిండ్లు మొదలగునవి...

సీజన్ కార్మికులకు నెల జీతం రు. 30

ఉయ్యూరు షుగర్ కార్మికుల తీర్మానం

కొడవలూరు మిల్లులో కూలిరేట్ల హెచ్చింపు

కార్మికుల ఐక్యకృషిఫలితం

గుంటూరు చైర్మన్ దొంగవ్యాపారమా?

రైస్ ఆయిల్ కార్మికుల స్థితిగతులు

విచారణకమిటీ తతంగం

కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ సంఘాల సమ్మె బ్యాలట్

పలుప్రదేశాలలో సమ్మెచేయాలని నిర్ణయం

వెప్పర్లి, మార్చి 30

కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ మహాసభ ఆదేశానుసారం సమ్మె బ్యాలెట్ తీసుకోడానికి 22-3-47 తేదీన బెజవాడ తాలూకా కోలవెన్ను సెంటరు ఉపాధ్యాయులు సమావేశమైనారు. శ్రీ సింగరాజు త్రిపురాంతకం గారు అధ్యక్షత వహించారు. మొత్తం 31 మంది ఉపాధ్యాయులు...

తిరువూరులో సమ్మెకు నిర్ణయం

సమ్మెద్వారా హక్కులు సాధించాలి

సమ్మెచేస్తామని ప్రభుత్వానికి నోటీసు

బెల్లిచేరిలో సమ్మెకు నిర్ణయం

మధురలో సమ్మె ప్రయత్నాలు

లక్ష్మీయిరవవైలో టీచర్లసమ్మె

ఉపాధ్యాయులకోర్కెలు బలపర్చాలి

బెజవాడ, ఏప్రియల్ 2

కృష్ణాజిల్లా మహిళాసంఘ అధ్యక్షురాలు...

ఆడపజిల్లా ప్రథమ టీచర్ల మహాసభ

వెల్లూరు జైలు వార్డర్లు జీతాలు తీసుకోలేదు

మద్రాసు పోలీసులు జీతాలు నిరాకరించారు

లేఖలు

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు కాఠిన్యం

మార్చి 31

తణుకు తాలూకా అత్తిలి గ్రామ పంచాయితీబోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారు కావటరి మేత్రి షేక్ అల్లీయ సమ్మెకు పూర్వం వర్కర్లచే వెట్టిచేయించుకొన్నారు... మూలంగా వర్కర్ల జైతన్యం... నిరాకరిస్తున్నారు. అందువల్ల... నానా ఇబ్బందులు పెడుతున్నారు...

ధాన్యంకమిషన్‌దార్లప్పై అమ్మకంపన్ను

తూ.గో. ఫ్యాక్టరీకార్మిక ప్రతినిధుల సమావేశం

వందలపాకలో, ఏప్రిల్ 6 వ...

గ్రీసులోని రష్యారాయబారిని వెనక్కు రప్పించారు

గ్రీకు ప్రభుత్వ విధానం పట్ల నిరసన

ఏథెన్సు, ఏప్రియల్ 3

గ్రీసులోని సోవియటు రాయబారి అడ్మిరల్ రోడియనోవ్ తన కార్యాలయోద్యోగులందరితోసహా శుక్రవారంనాడే రష్యా వెళ్ళిపోతున్నారు.

సోవియటుకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుండడానికి ఒక ఉద్యోగిని మాత్రం ఉంచుతున్నారు.

ప్రస్తుత గ్రీకు ప్రభుత్వం పూర్తిగా సోవియటు వ్యతిరేక విధానాన్ననుసరిస్తున్నదని అంటిస్తూ, సోవియటు రాయబారి కొద్దిరోజులక్రితమే గ్రీకు ప్రభుత్వానికి ఒక జాబు అందజేశారు.

గ్రీకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానంపట్ల తీవ్ర నిరసన సూచకంగానే సోవియటు ఈ చర్య తీసుకొన్నదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ప్రభుత్వంతో సోవియటు పూర్తిగా సంబంధాలు తెంచుకోవచ్చుననికూడా అనుకుంటున్నారు.

గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వాన్ని బలపరచాలని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికిది ఎదురుదెబ్బ అని ప్రాన్సులో రాజకీయవర్గాల అభిప్రాయం.

అమెరికా విధానంపై ఎలియట్ రూజ్వెల్టు ఖండన

న్యూయార్కు, ఏప్రిల్ 1

"ట్రూమన్ ప్రభుత్వ చర్యలు మిత్రరాజ్యసమితి మూలసూత్రాలకే వ్యతిరేకమైనవి." అని ఎలియట్ రూజ్వెల్టు, "అమెరికన్ హృదయ కాముకుల సంఘం" వారు గ్రీసు, టర్కీ సమస్యను గురించి చిన్న ఏర్పాటు చేసిన సభలో ఉపన్యసించారు.

ఎలియట్ రూజ్వెల్టు, లోగడ అమెరికా అధ్యక్షుడుగా ఉండిన రూజ్వెల్టు కొడుకు. రూజ్వెల్టుయొక్క అభివృద్ధికర విధానాన్ని వదిలించిన ట్రూమన్ ప్రభుత్వాన్ని హెన్రీ వాలెస్‌తోపాటు, ఎలియట్ మొదటినుంచీ ఖండిస్తున్నారు. సోవియటు అమెరికాల మధ్య సత్సంబంధాలను పెంచడానికి కృషిచేస్తున్నారు. నిన్నటి ఉపన్యాసంలో అతనింకా ఇలా అన్నాడు:

"ప్రపంచమంతటా అమెరికా పెట్టుబడిదారుల పెత్తనాన్ని నెలకొల్పాలన్న దృష్టితోనే ట్రూమన్ ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తున్నదనడానికి సందేహం లేదు."

వాలెస్ హెచ్చరిక

ఈ సభలో లోగడ రూజ్వెల్టుకింద ఉపాధ్యక్షుడుగా ఉండిన హెన్రీవాలెస్ కూడా మాట్లాడారు (ఆతని ఉపన్యాస భాగాలను 2 వ తేదీ పత్రికలో ఇచ్చాము.) అతనీ క్రిందివిధంగా సూచనలు చేశారు:

"యూరప్, సమీప ఆసియాదేశాల పునర్నిర్మాణానికి మిత్రరాజ్యసమితి ప్రాంతీయ ఉపసంఘాలను నియమించాలి. అంతర్జాతీయంగా శాంతి నెలకొల్పడం ప్రపంచ సమస్యగా గుర్తించి దానికి బాధ్యతను వహించాలి. అంతే. డార్డెనల్సు జలసంధిపైకాకుండా, సూయజ్ జలసంధిని, పనామా జలసంధిని (ఉత్తర దక్షిణ అమెరికాల మధ్యనుండి అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతున్న ఈ జలసంధి అమెరికా పెత్తనంకిందవుంది) కూడా అంతర్జాతీయ కంట్రోలు క్రింద ఉండవలసివస్తుంది. అణుశక్తి విషయంలో, పరమాణుశక్తిపై అంతర్జాతీయ కంట్రోలు వెంటనే అమలుజరపవలసి వస్తుంది.

"సోవియటు వ్యతిరేకవర్గాలు ఎక్కడ అధికారంలో ఉన్నప్పటికీ, పూర్తిగా సహాయం చేయడానికి ట్రూమన్ నిర్ణయించుకున్నాడు. ఈ కార్యక్రమం నిలిచిపోకపోతే, ఇవాళ కాకున్నా రేపయినా, ఇతర ప్రపంచమంతా అమెరికాకు ఎదురుతిరగక తప్పదు.

అంతేకాదు. అమెరికాలోనే చీలికలురాక తప్పదు."

ఫాసిస్టు గ్రీసు క్రింద బ్రిటన్ నాలుగుకోట్లు పౌన్లు ఖర్చుపెట్టింది

లండన్, మార్చి 31

ఈవేళటితో గ్రీసు ఫాసిస్టు ప్రభుత్వానికి బ్రిటిష్ సహాయం అంతమవుతుంది. కాని, అమెరికావారు వచ్చేవరకు, బ్రిటిష్ సైన్యం సాగుతూనే వుంటుందట. ఈ 14 మాసాల్లో బ్రిటన్ గ్రీసుక్రింద 4 కోట్ల పదిలక్షల పౌన్లు ఖర్చుపెట్టింది.

పాలస్తీనాపై మిత్రరాజ్యసమితి అవసర సమావేశం

న్యూయార్కు, ఏప్రిల్ 2

పాలస్తీనా సమస్యను మిత్రరాజ్యసమితి ఎదుటపెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. కాని, వెంటనే భద్రతాసంఘం ఎదుటపెట్టడానికి ఒప్పుకోలేదు. మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అవసర సమావేశం జరపాలని సూచించింది. అమెరికా, ఫ్రాన్సు, సోవియటు, చైనాలు దీని కంగీకరించాయి. అవసర సమావేశానికి మిత్రరాజ్యసమితి సభ్యులయిన 55 దేశాలకూ, సమితి అధికారులు ఆహ్వానాలు పంపారు.

ఈ అవసర సమావేశంలో పాల్గొనే ముందు పాలస్తీనా పరిస్థితులను స్వయంగా తెలుసుకోడానికి సోవియటు విదేశాంగ కార్యాలయం కొంతమంది ప్రతినిధులను పంపుతూంది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాజీసభ్యుని అరెస్టు

కార్మిక సభలో ఉపన్యసించినందుకు

పూనా, ఏప్రిల్ 2

పూనాకు 80 మైళ్ళలో వున్న వాల్‌చంద్ నగర్ అనేచోట సుగర్‌ఫ్యాక్టరీ కార్మికుల సభలో ఉపన్యసించినందుకు మాజీ కాంగ్రెసు వర్కింగు కమిటీ సభ్యులు రావుసాహెబు పట్వర్ధన్‌ను నిన్న సాయంకాలం పోలీసులు అరెస్టుచేసి స్వంత పూచీకత్తుమీద వదలిపెట్టారు.

కార్మిక సంఘాన్ని యజమానులు గుర్తించాలనీ, కార్మిక సంఘ సభ్యులైన కారణంచేత ఉద్యోగంలోంచి తీసివేయమని హామీ యివ్వాలనీ కోరుతూ సుగర్‌ఫ్యాక్టరీ కార్మికులు కంపెనీ యజమానులకు ఇచ్చిన సమ్మెనోటీసు గడువు మార్చి నెలాఖరుతో ముగిసింది.

కార్మికులయొక్క ఈ న్యాయమైన కోర్కెలను అంగీకరించక యూనియన్ నాయకులు 12 మందిని అక్రమ ప్రవేశనేరంమోపి యజమానులు అరెస్టుచేయించారు. అశాంతి కలుగుతుందనే పేరుతో పోలీసులు 144 వ సెక్షను ప్రకటించారు. సమ్మె ఏక్షణంలోనైనా ప్రారంభంకావచ్చు.

పరిస్థితులను దిద్దుబాటు చేయడానికి వచ్చిన రావుసాహెబ్ పట్వర్ధన్‌గారిని అరెస్టుచేశారు.

జాతీయ వారోత్సవం

కాంగ్రెస్ అధ్యక్షుని ప్రకటన

ఢిల్లీ, ఏప్రిల్ 1

దేశమంతటా జాతీయవారం జరిపే సందర్భంలో కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలానీ యిలా ప్రకటన చేశారు:

"1919 సంవత్సరంనుండి ప్రతి యేడాదీ, మనం జాతీయవారం ఏప్రిల్ 6 వ తేదీనుండి 13 వ తేదీ వరకు జరుపుతున్నాం. ఏప్రిల్ 6 వ తేదీ, 13 వ తేదీ మనకు చారిత్రాత్మక దినాలు. ఎందువలననగా 6 వ తేదీన మన స్వాతంత్ర్యం కొరకు శాసన ధిక్కారోద్యమము ప్రారంభించాం. 13 వ తేదీ జలియన్ వాలా బాగ్ హత్యాకాండలో హిందువులు, ముస్లింలు, సిక్కులు ఐక్యంగా తమ రక్తాన్ని ప్రవహింపజేసి శాశ్వత ఐక్యతను రక్తంతో నిర్మించారు.

"మన జాతి స్వాతంత్ర్యవాంఛ యీడేరే దినం సమీపించింది. కాని భారత ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన స్వాతంత్ర్యనౌక దరిదాపు చేరే ఆఖరుఘట్టంలో మనం తెలివితేటలతో అతి జాగ్రత్తగా నడవకపోతే దగ్గరకొచ్చిన స్వతంత్రంకూడా దూరం కావచ్చు.

"మనం అహింసాయుత పోరాటంవలన, మన అకుంఠిత త్యాగాలవలన బ్రిటిష్ ప్రభుత్వం శాంతియుతంగా అధికారాన్ని మన చేతులలో పెట్టేటట్లుగా చేయగలిగాం. ఇప్పుడు అధికారాన్ని స్వీకరించడానికి మనదేశాన్ని ఆయత్తపరచవలసిన బాధ్యతమనపై ఉంది. ఇందుకు గాంధీజీ మనదేశం ముందుపెట్టిన నిర్మాణ కార్యక్రమానికంటే మరొక గొప్ప సాధనంలేదు. అదే మన జనసామాన్యం యొక్క దరిద్రాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టగలదు.

"ప్రస్తుతం ఉన్న మతకలహాలవలన అనేక రాష్ట్రాలలో బహిరంగసభలు, ప్రదర్శనాలు ప్రభుత్వాలు నిషేధించాయి. ఆ నిషేధాలను కాంగ్రెసువాదులు పాటించవలసిందిగా కోరుతున్నాను."

రాజ్యాంగసభలో సంస్థానాధీశులు

తోచినప్పుడు చేరవచ్చునని తీర్మానించారు

బొంబాయి, ఏప్రియల్ 2

నిన్నను నరేంద్రమండలి స్థాయీసంఘములో బయల్పడిన రెండు దృక్పథాలవారికీ అనుకూలమైన విధంగా తీర్మానం సవరించి మహాసభముందు పెట్టారు. తీర్మానం ఆమోదింప బడింది.

అసలు తీర్మానంలో నరేంద్రులు రాజ్యాంగ సభలో ఆఖరి దశవరకూ చేరవేకూడదనీ, అప్పుడేనా ఇష్టంవుంటేనే చేరవచ్చుననీ వుంది.

దానిపై బికనీర్ సంస్థానం నాయకత్వాన కొందరు నరేంద్రులు వ్యతిరేకత తెలిపారు. నరేంద్రమండలి అధ్యక్షుడు భోపాల్‌నవాబు దృక్పథానికీ, బికనీర్ గ్రూపువారి దృక్పథానికీ ఏకత్వం కుదర్చడానికి నిన్నటిరాత్రి ప్రయత్నాలు జరిగినాయి. ఫలితంగా తీర్మానం కొంతసవరించి తీసుకువచ్చారు.

ఈ సవరణ ప్రకారం నరేంద్రులు తమ కిష్టంవచ్చినట్లయితే, తమకు ఇష్టంవచ్చిన దశలో రాజ్యాంగసభలో పాల్గొనవచ్చునని అంగీకరించారు.

ఐతే రాజ్యాంగసభలో ఏదశలో చేరాలనే విషయంమీదవచ్చిన భేదాభిప్రాయంవలన నరేంద్రమండలిలో అభివృద్ధికరశక్తులున్నాయనుకోవడం పొరపాటు. ఏమంటే దేశాభివృద్ధికరములు, ప్రజా వ్యతిరేకములు అయిన ఈ రెండుదళాలవారికీ భేదాభిప్రాయం లేనే లేదు.

ఇద్దరూ బ్రిటిష్ ప్రణాళిక అధ్విగంగా అమలు జరగాలనేవారే.

సంస్థానాల అంతరంగిక దుర్వ్యవస్థలో రాజ్యాంగసభకు తమపై అధికారం లేదనడంలో ఇద్దరికీ ఏకాభిప్రాయమే.

సంస్థానాలు తమ యిష్టవచ్చిన షరతులమీదనే యూనియన్ రాజ్యాంగంలో చేరగలుగుతారనే విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయంలేనేలేదు.

నరేంద్రమండలి రాయబార సంఘం రాజ్యాంగసభ సలహాసంఘంతో ఏవన్నా ఒడంబడికలు చేసుకోగలిగినా వాటికి సంస్థానాధీశులు ప్రత్యేకంగా ఆమోదించవలసి ఉంటుంది. ఈ విషయంలోనూ వారికి భేదాభిప్రాయంలేదు.

నరేంద్రుల వేరువేరు గ్రూపుల మధ్య వున్న ఈ ఏకాభిప్రాయంలో ప్రధానలక్షణం ఒక్కటే. ప్రజల ఇష్టానిష్టాలతోనూ, దేశంయొక్క క్షేమంతోనూ నిమిత్తం లేకుండా సంస్థానాధీశులు రాజ్యాంగసభను విచ్ఛిన్నం చేసేటందుకు ప్రయత్నిస్తున్నారనేది నిశ్చయం.

అయితే ఆ విచ్ఛిన్నం చేయడం ఏ పద్ధతిలో జరగాలి? రాజ్యాంగ సభలో చేరడం ద్వారానా? చేరకుండానా? అనే విషయం మీద భేదాభిప్రాయం ఏర్పడింది.

అది సంస్థానాధీశుల ఇష్టానికి వదిలివేస్తూంది ఈ తీర్మానం.

కమ్యూనిస్టులపై దాడి విఫలం కాక తప్పదు

జంగ్ - కై - షేక్‌కు టోరీ 'టైమ్సు' కూడా హెచ్చరిక చేయవలసివచ్చింది

లండన్, మార్చి 29

కమ్యూనిస్టుపార్టీని నిషేధించానంటూ జంగ్-కై-షేక్ ప్రభుత్వం సరసన్ను త్రొక్కడాన్ని విమర్శిస్తూ 'లండను టైమ్సు' పత్రిక ఒక సంపాదకీయం వ్రాసింది:

"వెనుక అలెగ్జాండర్ ఇండియాపై దండెత్తినప్పుడు ఒక సాధువు అతని కొక విషయం నచ్చచెప్పాడట. 'నువ్వు అడుగు పెట్టిన భారతదేశం అణగి వున్నట్లు కనిపించును. కాని, నీ వెనుకా, ముందూ ప్రజా వెల్లువ లేస్తూంది' అని చెప్పాడు. అలెగ్జాండరు దానిని గుర్తించాలని ఆ కథ. కమ్యూనిస్టులను హత మార్చేస్తానని బయలుదేరిన జంగ్‌కైషేక్ విషయం ఇలాగే వుంది. ఈ విషయాన్ని జంగ్ - కై - షేక్ త్వరలోనే గుర్తించకతప్పదు" అని 'టైమ్సు' రాసింది.

"బూజుపట్టిన పురాతన ఫ్యూడల్ పాలనా విధానంనుంచి విముక్తి పొందడానికై చైనా ప్రజలు నిశ్చయించుకున్నారు. చైనా కమ్యూనిస్టు పాలనా పద్ధతులు-వాటిలో లోపాలెన్ని ఉన్నా, ప్రజాతంత్ర నిర్మాణానికి అవకాశమిస్తూంది. వారి సంస్కరణలు ప్రజాదరణను పొందుతున్నాయి. కాబట్టి, కమ్యూనిస్టులను అణచడంకోసం కొమింటాంగు ప్రభుత్వం సాగిస్తున్న దండయాత్రలు విఫలం కాక తప్పదు," అని 'టైమ్సు' రాసింది.

'టైమ్సు' టోరీపత్రిక. కమ్యూనిస్టులంటే దీనికి అభిమానం ఏమీలేదు. కాని, చైనాలోని నిజ పరిస్థితులను ఇదికూడా గుర్తించక తప్పలేదు.

బెంగుళూరులో మతకలహాలు

బెంగళూరు, ఏప్రియల్ 2

సోమవారంనాడు బెంగుళూరులో మతకలహాలు ప్రారంభమైన నాటినుంచి ఇంతవరకు 5 గురు చనిపోయారు. 63 మంది గాయపడ్డారు.

నిన్నరాత్రి కర్ఫ్యూకాలంలో నగరంలో కల్లోలాలు లేకపోయినా, ఉదయం కర్ఫ్యూ ముగియగనే మరల కొట్లాటలు తీవ్రరూపం ధరించాయి. వెంటనే మరల 48 గంటల కాలం కర్ఫ్యూ ప్రకటించారు.

మిలిటరీ, పోలీసులు మొత్తం 5 వేల మంది వీధులలో గస్తీ తిరుగుతున్నారు.

నగరంలోని ప్రముఖ నాయకులుగా ఒక కాంఫిడెన్సు ఎన్నుకొని, నగరంలో శాంతి నెలకొల్పడానికి సంచారం చేస్తున్నారు.

సోషలిస్టుల అరెస్టు

జూట్ సమ్మె సందర్భంలో

పాట్నా, ఏప్రిల్ 2

విరాటనగరం (నేపాల్‌లోనిది)లోని జూట్ అండ్ కాటన్ మిల్లులలో జరుగుతున్న సమ్మె సందర్భంలో పూర్ణియా (బీహార్)లోని 20 మంది సోషలిస్టులను అరెస్టుచేశారు.

విరాట్‌నగర్ జూట్ సమ్మె నేపాల్‌లో మొట్టమొదటిసమ్మె. కార్మికుల కోర్కెలను సమర్థిస్తూ, బెనారస్‌లో నేపాలీ నేషనల్ కాంగ్రెసు వలంటీరు దళాలను పంపడానికి నిర్ణయించింది.

పట్టిఇచ్చినవారికి రు 50 బహుమానం

800/- ఖరీదుగల అవుపెయ్యను దొంగలు తోలుకుపోయారు.

గుర్తులు: ఎల్లవెన్ను, తెలిచూరు, నిండుదూడి, నిలువుకాల, బెత్తెడు కొమ్ములు.

ప్రణాళిక్రిందిపేరు బెజవాడకు తెలియపర్చవలెను. — మంకర సత్యనారాయణ.

రైల్వే కార్మికులకు 8 గంటల పనిబిల్లు

కేంద్రఅసెంబ్లీలో కాలహరణ

న్యూఢిల్లీ, ఏప్రియల్ 2

1890 నాటి ఇండియా రైల్వేస్ ఆక్టుకు సవరణగా ఎస్. గురుస్వామిగారు తెచ్చిన బిల్లును సెలక్టు కమిటీకి పంపడానికి కేంద్ర శాసనసభ అంగీకరించింది.

పూర్వపుచట్టం ప్రకారం రైల్వే వుద్యోగులుఅందరూ రెండు శాఖలుగావిభజించబడ్డారు.

స్వల్ప స్వల్ప పరిమితులతో విశ్రాంతి తీసుకొని పనిచేయవలసినవారు.

వీరు వారానికి 84 గంటలవరకూ పని చెయ్యాలి. పనిలేకపోయినా ఎక్కడికీ కదలకూడదు. పైగా వారంలో ఒకరోజు (24 గంటలు వరసగా) సెలవు ఇవ్వాలనే నిర్ణయం వారికి చెందదు.

అల్పవిరామాలతో పనిచేయవలసిన అగత్యంలేదనే కార్మికులు అధమం 60 గంటలు పనిచెయ్యాలి.

తర్వాత కార్మికులు అదనపు గంటలు పనిచేస్తే ఆ గంటలలో ఇచ్చేజీతం మామూలు ఒకటింబావురెట్లు మాత్రం ఇస్తారు.

పైగా రైల్వే ఉద్యోగులు అదనపుకాలం పనిచేసినా అదనపు జీతం ఇవ్వరు.

ఈ అన్యాయాలను తొలగించడానికై కొత్త బిల్లు వుద్దేశించబడింది.

రైల్వేపనివారిలో భేదాలు చూపకుండా అందరికి 8 గంటలపని, వారానికి 48 గంటల పని వుండాలని సవరణ కోరుతూంది. వారానికి వారంరోజు విడిగా సెలవు ఇవ్వాలని కోరుతూంది. కొన్ని తరహా ఉద్యోగులకు (రైల్వే మొదలగు తరహావారికి) వారానికి 24 గంటలు ఒక్కసారిగా సెలవు ఇవ్వడానికి అవకాశం లేకుంటే అధమం 4 వారాలలోఎప్పుడిచ్చినా 96 గంటల సెలవువారికి ఇవ్వాలని బిల్లుకోరుతూంది.

రైల్వేపనివారికి కూడ అదనపు గంటల పనికి అదనపువేతనాలివ్వాలని కోరుతూంది.

మిగతవారికి వారుచేసే అదనపు పనికి ఒకటింబావుగాక ఒకటిన్నరరెట్లు కూలి యివ్వాలని బిల్లుకోరుతూంది.

కాని, రైల్వేసభ్యుడు జాన్‌మత్తయ్, పేకమీషను విచారణ ఫలితము, అర్బిట్రేటరు నిర్ణయమూ వచ్చేవరకూ బిల్లు తీసుకురాకుండడం ఉచితమని అడ్డుపెట్టారు.

కాని, ఎన్. ఎమ్. జోషి బిల్లును సమర్థించారు. అనంతశయనం అయ్యంగార్ కూడా సమర్థిస్తూ, సెలక్టుకమిటీ నిర్ణయాలు కొంచెం ఆలస్యంగా అందేలాగ చూడాలన్నారు. ఆవిధంగా ఒకమూల కార్మికుల ఎడసహానం చూపుతున్నట్టూ, రెండోవేపున జాన్‌మత్తయ్ కోర్కెలను అంగీకరిస్తూ మార్గం చూపించారు.

సభ్యులు ఆ సూచనను అంగీకరించి బిల్లును సెలక్టుకమిటీకి పంపడానికి అంగీకరించారు. కమిటీ తన రిపోర్టును ఆగస్టు 31 నాటికివ్వాలని నిర్ణయించారు.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada

END OF ISSUE